Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 40

(Feb. 12, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 40

(Feb. 12, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4466

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 12—2—47 బుధవారం [సంచిక 40

అఖిల భారత ట్రేడ్‌యూనియన్ మహాసభ

బెజవాడ, ఫిబ్రవరి 11

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్‌కౌన్సిల్ అధ్యక్షులు ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"కలకత్తాలో జరిగే అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు మహాసభా సందర్భంలో ఆహ్వానసంఘంవారు తమ తాత్కాలిక ఆఫీసును హౌరాలో ఫిబ్రవరి 12 వ తేదీ నుండి తెరుస్తున్నారు. ఆంధ్రనుండి వెళ్లే ప్రతినిధులు ఆ ఆఫీసుకు వెళ్ళితే అక్కడ ఉన్న వలంటీర్లు కావలసిన సదుపాయాలన్నీ చేస్తారు. ప్రతినిధులంతా ఇది గమనించ కోరుతాను."

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

శ్రీనగర్ జైలులోని రాజకీయ ఖైదీలు తమ కోర్కెలను అధికారులు అంగీకరించక పోవడంచేతనే నేటి (ఫిబ్రవరి 10) నుండి నిరశనవ్రతం ప్రారంభించారని తెలుస్తూంది. ఈ జైలులో 75 గురికి పైగా డిటెన్యూలున్నారు.

కుటుంబపు అలవెన్సులు, విద్యార్థి డిటెన్యూలకు చదువు సౌకర్యాలు, ఏ జిల్లాకు సంబంధించిన డిటెన్యూను ఆయా జిల్లా జైళ్ళకు తీసుకువెళ్ళడం మొదలయినవి కోరుతూ డిటెన్యూలు ప్రభుత్వానికి ఇదివరకే మెమొరాండంపంపారు.

కమ్యూనిస్టుపార్టీ కేంద్రకార్యాలయం సోదా

నావికుల సమ్మెవిచారణ కమిటీకి ఇచ్చిన నివేదిక కోసమట!

బొంబాయి, ఫిబ్రవరి 10

నేటి సాయంకాలం బొంబాయిలోని అఖిల భారత కమ్యూనిస్టుపార్టీ ఆఫీసును, బొంబాయి రాష్ట్రకమిటీ ఆఫీసును, 'పీపుల్సుఏజ్' పత్రిక ముద్రించబడే 'న్యూఏజ్' ముద్రణాలయాన్ని పోలీసులు సోదాచేశారు. 'టువర్డ్సు పీపుల్సు నేవీ' (జాతీయ నౌకాదళ నిర్మాణం) అనే పుస్తకం కొరకై సోదాలు జరిగినట్లు తెలుస్తూంది. ఆ పుస్తకాలేవీ దొరక లేదు.

క్రిందటి ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన భారత నావికుల తిరుగుబాటుపై వేయ్యబడిన విచారణ కమిటీకి కమ్యూనిస్టుపార్టీ తరఫున ఒక మెమొరాండం ఇవ్వబడింది. ఆ మెమొరాండమే పై పేరుతో పుస్తక రూపంలో ప్రకటించారు. దానికొరకై ఇప్పుడు సోదాలు జరిగినాయి.

కమ్యూనిస్టుపార్టీ రికార్డులతిరిగియివ్వాలి

ఢిల్లీ అడిషనల్ మాజిస్ట్రేట్ ఆజ్ఞలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

జనవరి 14 వతేదీన కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుపైదాడిచేసి సి. ఐ. డి. పోలీసులు స్వాధీనం చేసుకొన్న రికార్డులలో 'ఆపరేషన్ అసైలం' ప్రతితప్ప మిగిలినవన్నీ పార్టీకి తిరిగియిచ్చివేయాలని ఢిల్లీఅడిషనల్ జిల్లామేజిస్ట్రేటు ఆజ్ఞలు జారీచేశాడు. పోలీసుల దుర్న్యాయాలను విచారించాలనే కోరికను నిరాకరిస్తూ అటువంటి అవసరం లేదన్నారు.

"ఆపరేషన్అసైలం" అనేది ప్రజా ఉద్యమాలను అణచేటందుకై బ్రిటిష్ మిలిటరీవుద్యోగులు తయారుచేసినప్లాను. ఆప్లానును కమ్యూనిస్టుపార్టీ బయట పెట్టింది. ఆవిధంగా బయలు పెట్టినందుకై కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులపై దేశమంతటా జరిగినదాడులను కేంద్ర ప్రభుత్వములోని కాంగ్రెసు మంత్రులు బలపరచారు.

ఆర్డినెన్సులు పోవాలి ఖైదీలను విడవాలి

ఫార్వర్డుబ్లాక్ నాయకుని ప్రకటన

బొంబాయి, ఫిబ్రవరి 10

ఫిబ్రవరి 11 వ తేదీని రాజకీయఖైదీల, ఆజాద్‌హింద్ నాయకుల విడుదల దినోత్సవం జరపాలని ఫార్వర్డుబ్లాక్ ప్రకటించింది. ఆ సందర్భములో ఒక ప్రకటనచేస్తూ అఖిల భారత ఫార్వర్డుబ్లాక్ కార్యదర్శి పండిట్ శీలభద్రయాజీ, కాంగ్రెస్‌మంత్రులురాష్ట్రాలలో అధికారంలోవున్నా వేలకొలది రాజకీయ ఖైదీలు జైళ్ళలో మ్రగ్గుతూండడాన్ని తీవ్రంగా విమర్శించారు.

"మోతీలాల్ నెహ్రూ, విఠల్‌భాయ్ పటేలులనాయకత్వాన కాంగ్రెస్, ప్రజారక్షణ పేరుతో ఆర్డినెన్సులను ప్రయోగించి నిర్బంధాలు సాగించడాన్ని ఎదిరించింది. నేడు ఆ కాంగ్రెసే ఆనాడు సామ్రాజ్యవాదోద్యోగులుచూపిన 'శాంతి భద్రత'లసాకుతోనే ప్రజలను పీడించి, అణచివేస్తూంది.

"అటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయకోవాలనీ, రాజకీయ ఖైదీలందరనూ విడిచిపెట్టాలనీ, వారంట్లు రద్దుచేసుకోవాలనీ ఫార్వర్డుబ్లాక్ కోరుతూంది."

ఆర్డినెన్సుపై అసెంబ్లీలో చర్చలు

పిల్లలమర్రి తీర్మానంమీద

మద్రాసు. ఫిబ్రవరి. 10

ఆర్డినెన్సును రద్దు చేయాలంటూపిల్లలమర్రి తెచ్చినతీర్మానంపై గత రెండురోజులుగా జరిగిన చర్చకు ప్రధాని ప్రకాశంగారు సమాధానం ఇస్తూ సర్వసాధారణమైన చట్టాలతో కమ్యూనిస్టుల చర్యలను పోలీసులు అరికట్టలేకపోవడం చేతనే ఆర్డినెన్సు చేయవలసివచ్చిందని చెప్పారు. ముస్లింలీగు సభ్యులు తీర్మానాన్ని బలపరుస్తూ చెప్పినందుకు విచారణ వెలిబుచ్చారు.

తంజావూరు. కోయంబత్తూరు. మలబారు. రామ్నాద్. మధుర మొదలగు చోట్ల జరిగిన దౌర్జన్యకాండను వివరిస్తూ సభ్యులు చెప్పిన వివరాలు తమ ఆర్డినెన్సుయొక్క ఔచిత్యాన్ని ప్రకటిస్తున్నాయన్నారు. ఎంతో దయాదాక్షిణ్యాలు, న్యాయదృష్టిచూపి. అదంతా నిరుపయోగము అయినాకనే ఆర్డినెన్సు నుపయోగించామన్నారు. మంత్రులు చేసిన ప్రతిపనినీ ప్రతిఘటిస్తూ కొన్ని గ్రూపులవారు నడుపుతూన్న పత్రికలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రజాసేవ చేసే హడావిడిలో ఆ పత్రికలన్నిటికీ సమాధానం ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. మేము ప్రజాసేవ చేయలేదని నిరూపించబడితే అయిదు నిమిషాలు కూడా ఆఫీసులో వుండమన్నారు. త్వరలోనే ఆర్డినెన్సును మార్చి బిల్లురూపంలో తెస్తామనీ, అది అన్నిపార్టీలవారికీ సంతృప్తి కలిగేట్లుగా తయారుచేస్తామనీ, అవసరమైన దానికన్న అధికంగా ఒక్క రోజుకూడా ఆ బిల్లును అమలుజరపమనీ సభ్యులకు హామీ నిచ్చారు.

చర్చలకు సమాధానం ఇస్తూ కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఈవిధంగా చెప్పారు.

"దేశంలోని పెట్టుబడిదారులూ, భూస్వాములూ కష్టజీవులను పీల్చిపిప్పి చేస్తున్నారు. కష్టజీవుల ఇబ్బందులను తీర్చడానికి బదులు ప్రభుత్వము పోలీసు లాఠీలు, ఆర్డినెన్సులతో ప్రజలను, రైతులనువారికినాయకత్వంవహిస్తున్నకమ్యూ

(మిగతా నాలుగవపేజీలో)

ఎస్టేటు భూమిపన్నుబిల్లు

అసెంబ్లీపార్టీ చర్చ

మద్రాసు, ఫిబ్రవరి 10

నిన్నను మద్రాస్ కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ సమావేశంలో రివెన్యూమంత్రి కె. ఆర్. కరంత్ జమీందారీవిధానం రద్దుచేయాలని కోరుతూన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జమీందారీవిధానం రద్దుకు సంబంధించిన బిల్లు తర్వాత ప్రవేశపెడతారని చెప్పారు. బిల్లు ప్రవేశపెట్టినాక కూడా దానిని అమలు పరచడానికై మరికొంతకాలం పట్టవచ్చునని ప్రధాని కాశేశ్వరరావుగారి ప్రశ్నకు సమాధానం చెప్తూ చెప్పారు.

తర్వాత ప్రధాని ప్రకాశంగారు పత్రికల ముందు మద్రాస్ ఎస్టేట్సు లాండ్ రెవెన్యూ బిల్లును పెడుతూ దీర్ఘోపన్యాసం చేశారు. భూమి దున్నువారికే భూమిహక్కులనీ, జమీందారు కేవలం పన్ను వసూలుచేసేవాడు మాత్రమేననీ ప్రకాశంకమిటీ విచారణలో తేలిపోయిందన్నారు. పదేళ్ళక్రితమే ఈబిల్లు ప్యాసుకాక పోవడంచేతనే రైతులలో ఆందోళన లేవదీయడానికి కమ్యూనిస్టులకు సందు దొరికిందన్నారు.

ఇంక జమీందార్లకిచ్చే ప్రతిఫలం ఒక్కటే ఆలోచించవలసి ఉన్నదన్నారు. ఆ ప్రతిఫలం నిర్ణయించేటప్పుడు 1802 నాటి పేష్కషు, అటు తర్వాత జమీందార్లు వసూలుచేసిన పన్నులు, చెరువులు సాముదాయికభూములు, సంస్థానాలకు జమీందార్లు కలిగించిన నష్టాలు అన్నీ మనసులో పెట్టుకొని మరీ నిర్ణయించాలన్నారు.

సవరణలు నిరాకరించారు

తర్వాత బిల్లుకు వైద్యనాథయ్యరు ఒక సవరణ ప్రతిపాదించారు. రైత్వారీభూములు, జమీందారీభూములు అన్నింటి మీదాకూడా పన్నులు రద్దుచేయాలని ఆ సవరణవుద్దేశం. 1802 నాటి పన్నులు వుండాలనే సిద్ధాంతం వలన దిండిగల్ ప్రాంతంలోని కొన్నిజమీందారీలలో పన్నులు ఇప్పటికంటె హెచ్చురాయన్నారు. ఇతర ప్రాంతాలలో 1802 నాటి జమీందారీ పన్నుకు రైత్వారీభూములపన్ను ఎక్కువగావుంది రైతులలో ఆందోళనవస్తుందన్నారు. అందుచేత భూములమీద పన్ను రద్దు చేయాలనే సిద్ధాంతం అంగీకరించబడాలన్నారు.

ఈ సందర్భంలో ప్రకాశంగారు ఒక విషయం చెప్పారని తెలుస్తూంది. రైత్వారీ భూములలోకూడా పన్ను 1810 సెటిల్మెంటు నాటి పరిమితికి తెచ్చేటందుకై ఒక బిల్లును తయారు చేస్తూన్నట్లు చెప్పారు.

తర్వాత కాశేశ్వరరావుగారు ఒక సవరణ ప్రవేశపెట్టారు జమీందారీ భూములన్నింటిని ప్రభుత్వమే తీసివేసుకొని. ఆ యా భూములకు ప్రక్కనేవున్న రైత్వారీ భూములతో సమముగా పన్నును నిర్ణయించి రైతులకు ఇవ్వవలెనని ఆయన సవరణవుద్దేశ్యం.

ఈ సవరణలు రెండూ అసలువిషయాన్ని గందరగోళంలోకి తెస్తున్నాయి గనుక అంగీకరించబడవని ప్రకాశంగారు రూలౌట్ చేశారు.

తర్వాత ఎస్. ఎస్. వరదాచారిగారు, బిల్లు ప్రస్తుతంవున్న రూపంలో వుండరాదంటూ దానిని ఎదిరించారు. బిల్లుయొక్క ఉపోద్ఘాతం చదివితే జమీందారీ భూములపైహక్కు ప్రభుత్వానిదిగాక, జమీందారులదన్నట్లు అర్థం ఇస్తూన్నదనీ, అసంపూరపాటనీ చెప్పారు. విదేశప్రభుత్వం 145 ఏళ్ళక్రితం తన సౌకర్యంకోసరంచేసుకొన్న ఏర్పాటు, 1947 లో చెల్లుబడి కావలసిన అవసరం లేదన్నారు. భూమిపైహక్కు ప్రభుత్వానిదేననీ, ప్రభుత్వంపన్నులను తన యిష్టంవచ్చినట్లు విధించుకోడానికి అధికారం కలిగివుందనీచెప్పారు.

కె. మాధవమీనన్ వరదాచారి వాదాన్ని సమర్థించారు.

తాత్కాలిక ప్రభుత్వంలో లీగు ఉండరాదని నెహ్రూ లేఖ

బ్రిటన్ వైఖరి ఇంకా తేలలేదు

లండన్, ఫిబ్రవరి 10

రాజ్యాంగసభను లీగ్ బహిష్కరిస్తున్నది కాబట్టి, లీగు సభ్యులు తాత్కాలిక ప్రభుత్వంలో ఉండ వీలులేదని పండిత నెహ్రూ వైస్రాయిద్వారా ఇండియా మంత్రికి వ్రాసాడన్న వార్తను అధికార వర్గాలు ధ్రువపరచారని రాయిటర్ విలేఖరి తెలుపుతున్నాడు.

ఇంకా నెహ్రూజాబుకు బ్రిటిష్‌ప్రభుత్వం సమాధానం పంపలేదని తెలుస్తున్నది. ఈ వార్తంపై చాల వదంతులు బయలుదేరాయి. బ్రిటిష్ ప్రభుత్వం తన ప్రణాళికను సవరిస్తుందనీ, వెంటనే ఒక మంత్రిని ఇండియాకు పంపుతుందనీ కూడ పుకారులున్నవి. అధికార వర్గాలలో విచారించగా పరిస్థితిని ఇలా వివరించారు.

(1) నెహ్రూలేఖను, సంస్థానాలురాజ్యాంగ సభలో చేరేందుకు ఒడంబడిక కుదిరిందన్న వార్తలనుదృష్టిలోపెట్టుకొని భారతసమస్యను బ్రిటిష్‌ప్రభుత్వం ఇంకా సమాలోచించలేదు. కాని. చాలతీవ్రంగా ఈసమస్యను పరిశీలిస్తున్నారు. త్వరలో నిర్ణయం జరగవచ్చును.

(2) ఇండియాకు ఒక మంత్రిని పంపే విషయంలో అధికారవర్గాలేమీ చెప్పడములేదు

(3) ఇప్పటివరకు బ్రిటిష్ ప్రభుత్వం ఏ ప్రకటనమూ తయారు చెయ్యలేదట. కాని ఏ నిమిషమైనా ప్రకటన వెలువడవచ్చును.

బ్రిటన్‌లోని బొగ్గుకరువు ప్రధానత వహిస్తున్నందువల్ల భారత సమస్య కొంత వెనక బడిందట. కాని ఇప్పుడు నెహ్రూవ్రాసిన లేఖద్వారా తిరిగి ప్రధానతకు వచ్చింది.

లీగుసభ్యులు రాజ్యాంగసభలో పాల్గొనక పోతే తాత్కాలికప్రభుత్వంనుండి వైదొలగాలని బ్రిటన్ చెబుతుందన్నది అనుమానమే. కన్సర్వేటివ్ సభ్యుడొకాయన చెప్పిందేమంటే, "లీగులేని రాజ్యాంగసభను పట్టుకొని వేలాడ్డంకన్నా. రెండుపార్టీలను తాత్కాలిక ప్రభుత్వంలో పెట్టిఉంచడమే మంచిది." ఈ కన్సర్వేటివ్ సభ్యుడు పార్లమెంటరీ రాయబారవర్గంతో ఇండియాకువచ్చినమనిషి. ఈ రాజ్యాంగసభనుకూడ భగ్నంచేయాలనే బ్రిటన్‌లోని అభివృద్ధి విరోధకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.

"కాంగ్రెస్ అహింసకూ, గాంధీజీ చెప్పే అహింసకూ చాలభేదం ఉందని గ్రహించాలి. కాంగ్రెసునాయకులు ఈనాడు అవలంబిస్తున్న రాజీ పద్ధతి చాల నష్టకరమైనది. తాత్కాలిక ప్రభుత్వమొక పెద్ద వల. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప దీనివల్ల మన దేశానికి స్వతంత్రం రాదు.

"పోస్టల్ సమ్మె, బ్యాంకు సమ్మె, రైల్వే సమ్మెలలో భారత ప్రజల మహత్తర శక్తి ప్రదర్శిత మైనది. దేశమంతటా పెద్దపెద్ద సమ్మెలద్వారా బ్రహ్మాండమైన ఉద్యమం రావాలి. అధికారాన్ని చేతబుచ్చుకోవాలి. బ్రిటిష్ ఉద్యోగులను అరెస్టు చేయాలి.

"హిందూ—ముస్లిములు పరస్పరం కలహించుకొని రక్తప్రవాహం పారిస్తే అందులో బ్రిటిష్ సామ్రాజ్యతత్వంమట్టుకే బలపడుతుంది."

నరేంద్రమండలి తీర్మానాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

రాజ్యాంగనిర్మాణసభలో చేరడానికి నరేంద్రమండలి, రాజ్యాంగసభ రాయబార కమిటీల సంయుక్త సమావేశం నిర్ణయాలను, ఈరోజు నరేంద్రమండలి ఆమోదిస్తూ తీర్మానించింది.

భోపాలు దివానుమిత్రగారుకూడ ఈసమావేశంలో పాల్గొన్నారు. నరేంద్రమండలి జనవరి 29 న, నరేంద్రుల ప్రధాన హక్కులను గూర్చి చేసిన తీర్మానానికి ఈయన ఆమోదించాడు.

రాయబార కమిటీల సంయుక్త సమావేశ నిర్ణయాలను ఆమోదిస్తూ, భోపాలు నవాబు దృక్పథాన్ని బలపరుస్తూ తీర్మానాలు చేశారు.

తాత్కాలికప్రభుత్వం పెద్ద పన్నాగం

గయా, ఫిబ్రవరి 10

కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాశ్ నారాయణ ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఇలా ఉపన్యసించాడు:

ధన్‌బాద్‌లో బొగ్గు కార్మికుల అరెస్టు

కార్మికులలో తీవ్ర సంచలనం

ధన్‌బాద్, ఫిబ్రవరి 10

ధన్‌బాద్, బొగ్గు గనులలో వచ్చిన సమ్మెల సందర్భంలో 11 గురు కార్మికులు, నాయకులు అరెస్టు చేయబడ్డారు. కన్సీలియేషన్ బోర్డును నియమించినాక సమ్మెను కొనసాగిస్తే చట్ట విరుద్ధంగా ఎంచబడుతుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ అరెస్టులు జరిగినాయి. అరెస్టులతో పరిస్థితులు మరింత తీవ్రరూపం ధరిస్తున్నాయి.

బ్రిటిష్ ప్లానుకు యూదు, అరబ్బుల నిరాకరణ

లండన్, ఫిబ్రవరి 10

పాలస్తీనా సమస్యకు పరిష్కార మార్గమంటూ బ్రిటిష్‌ప్రభుత్వం ఇటీవల ఒక ప్లానును యూదు, అరబ్బు ప్రతినిధి వర్గాలకు అందజేసింది. దీని వివరాలను ఇంతవరకు బయటపెట్టలేదు.

దీనినిగురించి జాగ్రత్తగాఆలోచించిన మీదట యూదుప్రతినిధివర్గం, అదితమకు ఏమాత్రం అంగీకారంకాదనే నిర్ణయానికి వచ్చింది. గతరాత్రి యూదు జాతీయ సంస్థ నాయకులు బెవిన్‌ను, బ్రిటిష్‌వలస మంత్రి క్రీచ్‌జోన్సును కలుసుకొన్నారు. బ్రిటిష్ ప్లానును నిరాకరించడానికి గల కారణాలను వారు వివరించారట.

అరబ్బు ప్రతినిధివర్గంకూడా, బ్రిటిష్ ప్లానును నిరాకరిస్తూ బెవిన్‌కు జవాబు పంపారని రూఢిగా తెలుస్తూంది. అరబ్బు ప్రతినిధులు తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోడానికికూడా ఏర్పాటు చేసుకుంటున్నారట.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 12 : బుధవారం

'ప్రజాశక్తి'పై ప్రభుత్వారోపణలు

కొత్త ఆర్డినెన్సును సమర్థిస్తూ అసెంబ్లీలోనూ, కౌన్సిల్‌లోనూ, ప్రధాని ప్రకాశం గారు చేసిన ప్రకటనపై 1–2–47 తేదీ ప్రజాశక్తి పత్రికలో సంపాదకీయం వెలువడింది. దానిపై ప్రచురణశాఖ మద్రాసు రాష్ట్ర ప్రచురణశాఖ డైరెక్టరుగారు ప్రభుత్వం తరఫున మాకు పంపిన జవాబును ఈ పత్రికలో పూర్తిగా ప్రకటిస్తున్నాం.

సాధారణముగా ఒక అసత్యారోపణను సమర్థించుకోవాలంటే వరుసగా మరికొన్ని అసత్యాలు చెప్పవలసి వస్తుంది. ఇదే న్యాయం ...

అసలు రైతులను భూములనుండి తొలగ వద్దనీ, ఈలోగా రైతురక్షణచట్టం తేబోతున్నామనీ రైతు ప్రతినిధులకు ప్రకాశంగారే సలహా ఇవ్వలేదా? ఈ సలహా ననుసరించినందుకే రైతులను నిర్బంధాలపాలు చేయడమే కాకుండా కమ్యూనిస్టులు అరాచకాన్ని ప్రేరేపిస్తున్నారని నిందించడం ఏమి న్యాయం?

నిజానికి రైతులు బలత్కారంగా భూములు ఆక్రమిస్తున్నారా, లేక జమీందారులు దౌర్జన్యంగా రైతును భూమినుండి వెళ్ళగొడుతున్నారా అనేది తెలుసుకోవాలంటే మద్రాసు కౌన్సిల్‌లో జమీందారీ రద్దు తీర్మానంపై ...

సీతామహాలక్ష్మమ్మగారి ఆరోపణల బండారం

యువజన నాయకుని ఖండన

చల్లపల్లి, ఫిబ్రవరి 10

కృష్ణాజిల్లా యువజనసంఘ ఉపాధ్యక్షులు కె. ప్రత్యగాత్మగారిలా వ్రాస్తున్నారు:

'ప్రజాశాంతి ఆర్డినెన్సు' విషయంలో ప్రభుత్వాన్ని సమర్థిస్తూ శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మగారు దివి తాలూకా వెలవోలు గ్రామంలో కమ్యూనిస్టులు ఆటల పోటీల మిషతో తమ బలగాన్ని సమకూర్చుకుని గ్రామస్థులపైబడి కొట్టారని ఆరోపించారు.

మొదటి విషయం, ఆ నెంబరులో సంక్రాంతికి యువజనసంఘ ఆధ్వర్యాన ఆటలపోటీలు ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచీ జరుగుతున్నవి. యువజన సంఘ కార్యక్రమంలో ఇవి ఒక భాగంగా జరుగుతున్న ఈ ఆటలపోటీలకూ ఆ తర్వాత వెలవోలు గ్రామంలో జరిగిన ఘటనలకూ ఎట్టి సంబంధంలేదు.

... అపసవ్యపు వాదనలతో ఆర్డినెన్సును సమర్థించడం సీతామహాలక్ష్మమ్మగారికి తగదని హెచ్చరిస్తూ, ఇకముందైనా ప్రజల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాను.

దొరికిన దొంగ వ్యాపారిని వదిలేరు

బందరు, ఫిబ్రవరి 8

ఏ కొట్టుకు వెళ్ళినా కొబ్బరినూనె దొరకటంలేదు. సుమారు వారం దినముల క్రితం, బొల్లిశెట్టి రామక్రిష్ణయ్య అనే వర్తకుడు, కొబ్బరినూనె డబ్బాను రహస్యంగా బందరు తాలూకా చిన్నాపురం కాపులకు అమ్ముచుండగా, టౌను పోలీసు నెం. పి. సి. 60 రామలింగయ్య అనునతను పట్టుకొని అరెస్టు చేసి, టౌను స్టేషనులో లాకప్ చేశాడు. సాయంత్రంవరకూ వుంచి కేసు పెట్టకుండానే ...

మద్రాసు ప్రచురణశాఖ ప్రకటన

"ప్రజాశాంతి రక్షణ ఆర్డినెన్సు కమ్యూనిస్టు విమర్శలకు జవాబు"

"మద్రాసు ప్రభుత్వ సమాచార ప్రచురణశాఖ డైరెక్టరు ప్రకటన"

ఫిబ్రవరి 1వ తేదీ ప్రజాశక్తి సంపాదకీయానికి ప్రభుత్వంవారి జవాబుగా క్రింది విషయాలు ప్రజాశక్తి పత్రికలో ప్రకటించవలసినదిగా ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టరు సి. వి. హనుమంతరావుగారు మాకు ఒక లేఖ వ్రాశారు. వారు పంపిన ప్రభుత్వ సమాధానాన్ని ఉన్నదున్నట్లుగా క్రింద ప్రచురిస్తున్నాం. (ప్ర. సం.)

"ప్రజా శాంతిరక్షణ ఆర్డినెన్సు అమలు జరపవలసిన అవసరాన్ని విశదీకరిస్తూ గౌ॥ ప్రధాన మంత్రి లెజిస్లేటివ్ అసెంబ్లీలోనూ, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోనూ గావించిన ప్రకటనపై "ప్రజాశక్తి" (కమ్యూనిస్టుపత్రిక) 1–2–47 తేదీ సంచికలో దీర్ఘమైన సంపాదకీయ వ్యాఖ్య వ్రాస్తూ ప్రధాని గావించిన ప్రకటనలోని కొన్ని అంశాలను విమర్శించింది. ...

... రష్యన్ విప్లవపద్ధతిలోగాని విశ్వాసం లేనివారెవ్వరూ "ప్రజాశక్తి" ప్రకటిస్తున్న అభిప్రాయాన్ని ఎంతమాత్రమూ అంగీకరించరు. ప్రస్తుత ప్రభుత్వం రైతు ప్రజల స్థితిగతులను బాగుపరచడానికి ...

... మైన త్వరలోనే ఒక బిల్లు ప్రవేశపెడుతున్న విషయాన్ని కూడా "ప్రజాశక్తి" గ్రహించడంలేదు. ఈ ఆర్డినెన్సు క్రింద ప్రభుత్వం తీసుకుంటూన్న అధికారాలు న్యాయమైన వ్యక్తిస్వాతంత్ర్యములను, హక్కులనుగాని లేక ప్రజాసంస్థల న్యాయమైన హక్కులను, స్వాతంత్ర్యమునుగాని, లేక వాక్స్వాతంత్ర్యమునుగాని, అణచివేయడానికి ఉపయోగించబడునవి యెవరైన భయపడడానికి ఆధారమేమీ లేదు. కమ్యూనిస్టుల ఉపన్యాసాలుగాని, లేక పత్రికలలో వ్రాతలుగాని, కిసాన్ ప్రజలను అక్రమచర్యలకు, సమ్మెలకు రేకెత్తించినప్పుడు మాత్రం ఈ ఆర్డినెన్సుక్రింద, లేక శాసనసభామోదం పొందిన చట్టం క్రిందా చర్యతీసుకోవడానికి ప్రభుత్వం ఎంతమాత్రమూ సంకోచపడదు. కాని ప్రస్తుత ప్రభుత్వ మంత్రివర్గం ఇంతకు పూర్వం నిర్వహించిన ప్రజాహిత కార్యాలను బట్టి చూస్తే ఈ ఆర్డినెన్సు క్రింద తమ అధికారాలని దుర్వినియోగపరుస్తారనిగాని, లేక దుర్వినియోగపరుస్తే చూస్తూ ఊరకుంటారని ...

... అయినప్పటికి, కమ్యూనిస్టులు కార్మిక క్షేమరక్షణ అంతా తమచేతుల్లోనే ఉన్నట్లున్నూ, కాంగ్రెసు ప్రభుత్వం కార్మికులకు విరోధంగానూ, విప్లవ ప్రతికూల పక్షంగానూ ఉన్నట్లున్నూ, ప్రచారంచేయడం వారికి పరిపాటి అయిపోయినది. కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఇదే మూలాధారంగా నున్నది. ప్రభుత్వం తలపెట్టిన శిస్తు తగ్గింపు బిల్లుయొక్క ఆశయమేమిటి? రైతులకు శిస్తు భారాన్ని తగ్గించడమున్నూ. పెర్మనెంటు సెటిల్‌మెంటుకు పూర్వపు స్థితికి తీసుకురావడమున్నూ, ఈ శిస్తు భారానికి మూలకారణమైన జమీందారీ పద్ధతినే తుదకు రద్దుచేయడమున్నూ, ఈ బిల్లుయొక్క ఆశయమూ, అని యెవరైనా ప్రశ్నింపవచ్చును. "ప్రజాశక్తి" ప్రకటించిన వ్యాసం యావత్తూ చూస్తే, కమ్యూనిస్టుల అక్రమచర్యలన్నిటినీ సక్రమ చర్యలుగానే భావించాలనీ, ప్రస్తుత భూస్వాములను బలాత్కారంగా తొలగించడం న్యాయసమ్మతంగా భావించాలనీ, వాదించడంతప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యకు ...

... అడ్డులేనా కాపాడడంకోసం, ఎవరిమీదనైనా చర్య తీసుకోవలసివస్తే అందుకు సిద్ధపడుతుంది కాని ప్రజలలో ఎవరైనా అక్రమచర్యలకు దిగడానికి మాత్రం సమ్మతించడు.'

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24–0–0
అర్థ సం॥ చందా	12–0–0
విడిపత్రిక	0–1–0
వారపత్రిక సం॥ చందా	8–0–0
వారపత్రిక	0–3–0

ప్రజాస్వామ్యవాదాన్ని పదికాలాలువుంచే ఆర్డినెన్సు!

రైతు - కూలీ పోరాటాలను భగ్నంచేయడానికి పోలీసుల చేతికిచ్చిన చండశాసనం

...జిల్లా కాంగ్రెసు ...నకార్యదర్శి ఖండన

నెల్లూరు, ఫిబ్రవరి 9

...జిల్లా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి, ఆంధ్రరాష్ట్ర జమీన్‌రైతు సంఘకార్యవర్గ సభ్యుడు, ... డివిజన్ మోటారు లేబరు యూనియన్ అధ్యక్షుడు అయిన రావిపాటి ...గారిలా ప్రకటిస్తున్నారు:

మద్రాసు మంత్రాంగం మొదటినుండి ... వ్యతిరేకతను ప్రకటిస్తూ, ధాన్యం ... రైతు అనుకూల శాసనాల్లో ... అందజేసింది. యీ సమస్యల ... రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ... పైపెచ్చు శాంతిరక్షణపేరుతో ఆర్డినెన్సును ప్రకటించి ప్రజల పౌరహక్కులను హరించింది. ...

యీ ఆర్డినెన్సును వుపసంహరించుకొని ప్రజాస్వామ్య మాత్ర బద్ధమైన చర్యకు పూనుకుంటారని ఆశిస్తా.

నందిగామ తాలూకా కాంగ్రెసు సభ్యుడు

వేములనర్వ, ఫిబ్రవరి 6

కృష్ణాజిల్లా నందిగామతాలూకా కాంగ్రెసు కమిటీ సభ్యుడు వేములనర్వ గ్రామ ఆహార కమిటీ అధ్యక్షుడు వానిరెడ్డి వెంకటసుబ్బయ్య ...

... పౌరసత్వ హక్కులను నిలబెట్టి సత్వర స్వరాజ్యసిద్ధికి ప్రబల ఆత్మస్థయిర్యాన్ని పెంపొందింప కోరుచున్నాను. ప్రభుత్వ ప్రతిష్టంభనకు కారకులు ఎవరైనా వుంటే వారిని తగురీతిగా శిక్షింప ప్రత్యేక శెక్షన్లు యీ వరకే వున్నవి. అటువంటప్పుడు ప్రజలందరికి బాధాకరమగు యీ చట్టాన్ని అమలు జరుప నవసరంలేదు. యిందువల్ల ప్రస్తుత యీ శాసనాన్ని వెంటనే వుపసంహరించి, ప్రజల పౌరసత్వ హక్కులు కాపాడగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

దెందులూరు యువజన కాంగ్రెసు కార్యదర్శి

దెందులూరు, జనవరి 28

కల్పించక నిర్బంధించడము, ప్రజాస్వామిక సిద్ధాంతములకు గొడ్డలిపెట్టు అగునేమో అని నా నమ్మకము. ప్రభుత్వమువారు యీ ఆర్డినెన్సు విషయమై తప్పక పునరాలోచించెదరని నా విశ్వాసము.

... మద్రాసు గవర్నమెంటువారు ప్రస్తుతం జారీచేసిన ఆర్డినెన్సు పౌరసత్వ హక్కులకు భంగము కలుగజేయుచున్నది. సామ్రాజ్యవాదు లవలంబించినపద్ధతినే కాంగ్రెసుగవర్నమెంటు అనుసరించుట జాతీయాభిమానం గలవారెవ్వరూ సహింపజాలరు. 60 సంవత్సరములనుంచి యేఆర్డినెన్సును యెదిరించి పోరాడిందో దానినే ఈ రోజున అమలు పెట్టటం సిగ్గుచేటు.

కావున మద్రాసు ప్రభుత్వంవారు ఈఆర్డినెన్సులను వెంటనే ఉపసంహరించుకోవలసినదిగా కోరుచున్నాను

పెనుమదం యువజన కాంగ్రెస్ నాయకులు

పార్టీఅయిన కమ్యూనిస్టుపార్టీమీద ఆర్డినెన్సు ప్రయోగాన్ని, స్వాతంత్ర్యముగోరే మాటోటి రైతుబిడ్డలకు, దేశభక్తులందరికీ సహించరాని విషయముగా కన్పడుచున్నది. గావున అలస్యంచేయకుండా ప్రధాని ప్రకాశంగారిని ఈ ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకోవలసినదిగా కోరుచున్నాను.

... "... కాంగ్రెసుకే మేము" అని గోడమీద వ్రాసిన వ్రాతలు యింకా చెరిగిపోకముందే పోలీసురాజ్యం ప్రత్యక్షమవడం, మాలో చాలా ఆశ్చర్యాన్ని, ఆందోళనను కల్గించింది.

... మిచ్చడం ప్రజలకు ద్రోహంచేయడం అవుతుంది. ధనికులకూ, జమీందార్లకు బలం చేకూర్చి మా దైనందిన జీవితం మరింత దుర్భరంచేసే యీ నిరంకుశ ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకొని అరెస్టుచేసిన కమ్యూనిస్టులను తక్షణం విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.

నిడదవోలు ఆహారకమిటీ అసమ్మతి తీర్మానం

నిడదవోలు, ఫిబ్రవరి 6

ది 31.1.47 తేదీన నిడదవోలు టవున్ పుడ్ కమిటీ ప్రెసిడెంటు ఉబ్బన వెంకన్నగారి అధ్యక్షతను సమావేశమై 1947 జనవరి 28 తేదీన గవర్నర్ మద్రాసు రాష్ట్రములో శాంతిరక్షణపేరుతో ప్రవేశపెట్టిన చట్టమును 60 సంవత్సరములనుండి సాధించిన మానవ పౌరసత్వహక్కులు ఈచట్టములో హరించుచున్నవని, యిది చట్టము కానివ్వకుండ ...

మద్రాసు హార్బర్ కార్మికుల అసమ్మతి

మద్రాసు, ఫిబ్రవరి 6

... కార్మిక నాయకుల ఇండ్లపైన దాడులు జరపడాన్ని, కార్మికసంఘాలకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులూ స్వాధీన పరచుకోవడాన్ని తీవ్రంగా ఖండించుతూ తీర్మానించి, అరెస్టు అయిన కామ్రేడ్స్ వెంకట్రామన్, రామమూర్తి, బాలచంద్రమీనన్ మొదలగు కార్మికనాయకులను వెంటనే విడుదల చేయవలసిందిగా కోరారు.

"ప్రజా శాంతిరక్షణ" ఆర్డినెన్సు ఖండిస్తూ దానిని వెంటనే ఉపసంహరించుకోవలసిందిగా మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం చేశారు.

...ఆర్డినెన్సు క్రింద అరెస్టు!

బందరు, ఫిబ్రవరి 10

... ఆర్డరుపై విడుదల ... మాలెంపాటి సీతా..., మాలెంపాటి భాస్కరరావు, యల... వెంకటేశ్వరరావు. అన్నే భాను ..., కోనేరు వెంకట్రామయ్య, ఘంటా ...రావుగార్లు ఆర్డినెన్సుక్రింద తిరిగి ...న్నారు. వారిని నేటి ఉదయం ... తీసుకువెళ్ళారు.

రద్దుచేయాలంటూ రాష్ట్రంలో ఆందోళన

చింతలపూడి తాలూకాలో ...శెక్షన్ పొడిగింపు

చింతలపూడి, ఫిబ్రవరి 9

... తేదీన చింతలపూడి తాలూకాలో 144 సె. మరి ఒక నెలవరకూ ... పోలుమూరుచుట్టూ 10 మైళ్ళ ... ఏ రకమైన సభలూ జరపకూడదనీ, ... కమ్యూనిస్టుకమిటీకార్యదర్శి యాళ్ళ ..., ...సంఘనాయకుడు, తాలూకా రైతుసంఘ కార్యదర్శుడు కొరుమూడి సత్యనారా...

ఒంగోలు తాలూకా కాంగ్రెసు సభ్యుడు

రావర్ల, ఫిబ్రవరి 8

ఒంగోలుతాలూకా కాంగ్రెసుకమిటీ సభ్యులైన అన్నెం రామచంద్రారెడ్డిగారు ఆర్డినెన్సునుఖండిస్తూ యిలాప్రకటనచేస్తున్నారు.

ప్రజారక్షణపేరుతో మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన ఆర్డినెన్సు, ప్రజల పౌరసత్వ హక్కులను భక్షిస్తోంది. సామ్రాజ్యవాదులకు సంకెళ్ళువేసే ప్రజాహక్కులకు పోరాడ...

తిరుచునాపల్లి న్యాయవాది ఖండన

పండిత నెహ్రూకు తంతి

తిరుచునాపల్లి, ఫిబ్రవరి 6

తిరుచునాపల్లి ప్రముఖ న్యాయవాది అయిన పి. భానుగారు ఆర్డినెన్సును ఖండిస్తూ, పండిత నెహ్రూకు యీ క్రింది తంతిని పంపారు

మద్రాసు ప్రభుత్వం ప్రజాస్వామిక ...

ప్రతికారచయితల సంఘ కార్యదర్శి హెచ్చరిక

మంగళూరు, ఫిబ్రవరి 4

సామ్రాజ్యవాదంపై ప్రయోగించవలసిన శ్రమను, సామర్థ్యాన్ని, తోటి దేశభక్తపార్టీ అయిన కమ్యూనిస్టుపార్టీమీద, ప్రజాసంఘాలపైన వినియోగించడం కాంగ్రెస్ దేశభక్తికే కళంకం, అందుచే వెంటనే ఆర్డినెన్సును రద్దుచేయించాలని కోరుచున్నాం.

అందుకై ప్రజలంతా ఆందోళన చేయాలని మనవి చేస్తున్నాం.

దక్షిణకన్నడ పత్రికా రచయితల సంఘ కార్యదర్శి కె. సదాశివగారు యీ విధంగా పత్రికా ప్రకటన చేస్తున్నారు:

మద్రాసు ప్రధాని పౌరసత్వహక్కులను భక్షించే నిరంకుశ ఆర్డినెన్సును జారీచేసి...

ప. గోదావరినుండి ప్రధానికి టెలిగ్రాంలు

నర్సాపూర్ పట్టణం

మహిళా సంఘం
యువజన సంఘం
రజకసేవా సంఘం
కూలీ సంఘం
విద్యార్థి సంఘం
బార్ అసోసియేషన్
జిల్లా మహిళాసంఘం, పాలకొల్లు
నర్సాపురం తాలూకా ట్రేడుయూనియన్
విశ్వ సంఘం
యువజన సంఘం

...శక్తి ప్రచురణాలయ పుస్తకాల జప్తు

పంచాయితీబోర్డు అధ్యక్షుని ఖండన

గ్రామ కాంగ్రెసు కార్యకర్త ఖండన

రజకజన సేవాసంఘ కార్యదర్శి

ప్రకాశంగారి ఆర్డినెన్సు ప్రజాభ్యుదయానికి విరుద్ధం

ప్రజా నాయకుల ప్రకటనలు

స్థలాభావంచేత ఈక్రింది ప్రముఖుల ప్రకటనలు ప్రచురించజాలనందుకు చింతిస్తున్నాము. పేర్లజాబితామాత్రం ఇవ్వగలుగుతున్నాం. (సం)

(1) ముర్యాల చిన అప్పలస్వామి దర్శి గుంటూరు జిల్లా వ్యవసాయ కూలీ సంఘం.

సహాయ కార్యదర్శి ఆంధ్రరాష్ట్ర మున్సిపల్ వర్కర్సు యూనియన్

(2) మాదల వెంకటప్పయ్య అధ్యక్షుడు

(38) ముప్పా వెంకయ్య, పంచాయతీబోర్డు ఆహారకమిటీ సభ్యులు, నిడమ

షేర్లు కట్టనందుకు పెనాల్టీలు

తాసీల్దారు నిర్బంధాలు

తాడేపల్లి, ఫిబ్రవరి 8

తాడేపల్లిగూడెం తాలూకా ఆడుళ్ళ గ్రామమునకు సంబంధించిన 40 యకరముల భూమిని గ్రామబీదరైతులు 15 మంది గత 40 సంవత్సరాలుగా వర్షాధారంవల్లను, అద నపునీటివల్లను సాగుచేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెసు స్కీము ప్రకారం, కోఆపరేటివ్ సొసైటీలలో షేర్లును చేర్పించుటకు కర్ణం, తహశీల్దారులు వచ్చి ఈ బీదరైతులను నిర్బంధ యుద్ధనిధి వసూళ్ళకువలెనే యకరానికి రు 25-0-0 షేర్లు కొనాలని నిర్బంధించారు. ఈబీదరైతులు కట్టలేమనిప్రాధేయపడ్డారు. అందుచేత యింతకాలంగా యకరానికి

మంత్రులు వాగ్దానంచేసిన రామరాజ్యం యిదేనా?

ఆర్డినెన్సులతో ఆర్థిక దుస్థితి చక్కబడదు

దొంగవర్తకులను శిక్షించి, వస్తుసమృద్ధిచేయాలి

దావులూరు, ఫిబ్రవరి 8

ఇచ్చట ప్రజలు 10 రోజుల నుండి కొబ్బరినూనె దొరకక అవస్థపడుచున్నారు. దావులూరులో 11 చిల్లర దుకాణములున్నా, కొబ్బరినూనె వీశె 8, 9 రూపాయలకైనా

వ్యవసాయకూలీలు అడిగితే వీరు ఇవ్వ చేసినదా? డాక్టరు సర్టిఫికేటు తెచ్చుకోమ్మని దబాయిస్తారు. పై అధికార్లు జోక్యము కలిగించుకొని ఈ అక్రమాలు జరుగకుండా చూడాలని కోరుతూ,

తమవాళ్లకు మాత్రమే బట్ట యిస్తారు

కల్తీ నూనె కూడా వీశ 8 రూపాయలు

బలవంతంచేసి షేర్లు కొనిపిస్తున్నారు

ఉత్పత్తి కొనుగోలు సంఘాలకు

కొబ్బరినూనె మాయమైంది

సహకార సంఘ డైరెక్టరు దొంగవ్యాపారం

కంట్రోలు ధరకు ఒక్కబొట్టు కూడాలేదు

సమర్థతలేని కంట్రోలు దుష్ఫలితాలు

ధరలనిర్ణయం ప్రభుత్వ బాధ్యత

ఆహార కమిటీ అధ్యక్షుడు పేదలపై బెదిరింపులు

రామచంద్రపురం చెరుకు రైతుల ఇబ్బందులు

మాల్కాపురంలో హరిజనులకు నీటియిబ్బంది

పోష్టుకార్డుల కొరత

రైసు మిల్లు కార్మికుల స్థితిగతుల విచారణకు కోర్టు ఆఫ్ ఎన్క్వయిరీ

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 9

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ క్రిందిప్రకటన చేస్తున్నది.

ఈ మధ్యను మదరాసు ప్రభుత్వము రైసుమిల్లు కార్మికుల పరిస్థితులపై విచారణ జరిపెదమంటూ ఒక కోర్టు ఆఫ్ ఎంక్వైరీని నియమించింది. ఈ కోర్టు ఆఫ్ ఎంక్వైరీ ఎవరి ఆధ్వర్యాన జరుగుతుందో ఎవరుంటారో వివరాలు తెలుప

చూపాలి. జీవిత పరిమాణము మీ ప్రాంతములో ఎంత పెరిగింది, జీతాలు ఏవిధంగా సరిపోవిడి చూపాలి. కరువు భత్యముందా? బోనసులు వున్నాయా? మిల్లులో సెలవులున్నాయా? సెలవులకు జీతాలున్నాయా? కార్మికుల్లో అప్పుల బాధ ఎట్లాగుంది వివరించాలి. నివసించ డానికి యిండ్ల సమస్య తెలపాలి. కార్మికుల్లో అవిద్య సంఖ్య ఎంతోచెప్పాలి.

ప్రథమ ఆంధ్ర మహిళాసభ

చిలువూరులో ఫిబ్రవరి 15, 16

చిలువూరు, ఫిబ్రవరి 9

ప్రథమ ఆంధ్రరాష్ట్ర మహిళాసభ ఈనెల 15, 16 తేదీలలో తెనాలి తాలూకా చిలువూరు గ్రామములో జరుగుతుంది. మహాసభకు డాక్టరు కొమర్రాజు అచ్చమాంబ యల్. ఆర్. సి. పి. గారు అధ్యక్షత వహిస్తారు. డాక్టరు లక్ష్మి యం. బి. బి. యస్. గారు మహాసభను ప్రారంభిస్తారు. జెండా ప్రతిష్ట శ్రీమతి మెల్లి సోలింగర్ చేస్తారు. సభకు అఖిల భారత మహిళా సంఘ కార్యవర్గ సభ్యురాలైన శ్రీమతి హజరాబీగం ప్రధాన ఉపన్యాసకురాలుగా వస్తున్నారు.

విరాళాలు

చెరకు రైతులపై తెల్లపెట్టుబడిదార్ల దుండగాలు

గ్రామాల్లో ప్రచారం

రోజ్ బిస్కట్ ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె విరమణ

వెట్టిచాకిరీ చెయ్యకపోతే శిక్షిస్తామని హుకుం

టీచర్లకు బెజవాడ మునిసిపల్ కమీషనర్ ఆజ్ఞ

బెజవాడ, ఫిబ్రవరి 10

కూటికీ గుడ్డకూ వాచి, కటికదరిద్రంతో బంధదాకిరితో బాధపడుతున్న ఉపాధ్యాయులకు—యిప్పుడున్నది చాలదా అనట్టు, బెజవాడ మునిసిపల్ కమీషనర్‌గారు యింకో వెట్టిచాకిరీ అంటగట్టారు.

ఉపాధ్యాయులకు పంపబడిన యీ క్రింది శ్రీముఖాన్ని చూస్తే, అధికారుల నిరంకుశత్వంక్రింద నలిగిపోయే ఉపాధ్యాయుల అసహాయస్థితి

మెమో

చింతలపూడి ఉపాధ్యాయుల తీర్మానం

ఏలూరు తాలూకా ఉపాధ్యాయ మహాసభ

1500 హాజరయ్యారు

5 వేల గజాల బట్ట పట్టుబడింది

దొంగవ్యాపారులపై కేసులు

గుంటూరు ఉపాధ్యాయుల కృతజ్ఞత

ప్రజాభిమానం చూరగొన్న పత్రికకు నిర్బంధాలడ్డురావు

"దేశాభిమాని" కి భూరి విరాళాలు

కాలికట్, ఫిబ్రవరి 8

కమ్యూనిస్టు నాయకుల అరెస్టు చేసిన కొద్దికాలంలోనే, మళయాళీ కమ్యూనిస్టు పత్రిక 'దేశాభిమాని' ముద్రాపకుని (ఇప్పుడు వెల్లూరు జైలులో డిటైన్ చేయబడ్డారు) రు 3000 లు ధరావతు కట్టమని మద్రాసు ప్రభుత్వం కోరింది. 'మాప్లా తిరుగుబాటు'ను గురించి వ్యాసాలు ప్రచురించినందుకు ఈ ధరావతు కోర బడిందట.

ముఖ్య కమ్యూనిస్టు నాయకులను అందరినీ అరెస్టు చేశాక ఈ విధంగా ధరావతు కోరితే ఇక పత్రిక ఆగిపోతుం దనీ, కుర్రవాళ్ళు పత్రిక నడపలేరనీ, ప్రభుత్వం తలచింది. కాని యువక కార్మికులు అంతా ధైర్యంతో ముందుకు వచ్చి, నాయకులు అరెస్టయిన రోజునసే పత్రికను తీసుకువచ్చారు. ధరావతుకై చెల్లించవలసిన డబ్బు మూడువేల రూపాయలు వసూలు చేయడానికి నాల్గు రోజులకన్నా వ్యవధిలేదు. కాని మా విజ్ఞప్తి ననుసరించి ప్రజలు మేమను కొన్నదానికన్నా ఎక్కువ సహకారం చూపారు. కొద్దికొద్ది మొత్తాలై నప్పటికీ, ఒక్క కేరళ రాష్ట్రము నుండే గాక భారతదేశం అంతటినుండీ విరాళాలు వచ్చిపడ్డాయి. బొంబాయి, ఢిల్లీ, మైసూరు, సిలోన్‌లనుండి కూడా విరాళాలు వచ్చాయి. పార్టీయూనిట్ ఉన్న ప్రతిగ్రామంనుండి అంతో, ఇంతో పంపుతూవచ్చారు. పార్టీలేని గ్రామా [illegible] 'దేశాభిమాని' పాఠకులు [illegible] తామే డబ్బు పంపారు. విరాళాలు పంపినవారిలో 70 యేండ్ల [illegible], ముస్లిం స్త్రీలు, పిల్లలుకూడా [illegible]. ఇంతేగాక కాంగ్రెస్ [illegible], లీగర్లుకూడా పత్రికకు విరాళా లిచ్చారు. ఒక లీగరు పాతికరూపాయలు విరాళం ఇచ్చారు. తెల్లిచరీ కన్ననూర్ [illegible]యినచోట్ల కాంగ్రెస్‌వాదులు [illegible] విరాళాలు ప్రోగుచేసి [illegible]రు. "మళయాళ పత్రికలలోకల్లా [illegible] సామ్రాజ్యవాద వ్యతిరేక పత్రిక" అంటూ కన్ననూర్ కాంగ్రెసు వాదులు సందేశం పంపారు.

మా విజ్ఞప్తి ప్రకటించబడిన మూడు [illegible]ంకల్లా టెలిగ్రాఫ్ మనియార్డర్ల [illegible] రు 3500 వచ్చాయి. మారు [illegible] గ్రామాలనుండి ఆదివారం రాత్రికి ([illegible] తారీఖు) విరాళాలు వచ్చిపడ్డాయి. [illegible]వరకు వచ్చిన మొత్తాలు [illegible] 8500. ఇంకా కొంత వస్తుందని అంటున్నా.

కమ్యూనిస్టులకు డబ్బు ఎక్కడ నుండి వస్తుందో అని, కావాలని సందేహ పడేవారికి, ప్రజానీకం ఈ విరాళాల ద్వారా తగిన జవాబు చెప్పింది.

బర్మా యుద్ధంలో చర్చిల్ అనుసరించిన పంథా

న్యూటైమ్సులో విమర్శ

మాస్కో, ఫిబ్రవరి 9

గతయుద్ధంలో బర్మాపట్ల చర్చిల్ ప్రభుత్వం అవలంబించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, సుప్రసిద్ధ సోవియటు పత్రిక 'న్యూటైమ్సు' ఒక వ్యాసాన్ని ప్రకటించింది. దూరప్రాచ్యములో అమెరికా సేనాధిపతిగా ఉండిన జనరల్ స్టిల్‌వెల్‌కింద పనిచేసిన ఫ్రెడ్ ఎల్‌రిడ్జ్ బర్మాను గురించి వ్రాసిన పుస్తకాన్ని సమీక్షచేస్తూ డేవిడ్ జాస్లవ్‌స్కీ రాసిన వ్యాసమిది.

బ్రిటిష్‌వారికి, బర్మాలో ముందు ముందు సంపాదించ దలచిన రాజకీయ పెత్తనమే ప్రధానమయింది. గాని, జపానువారిని త్వరగా ఓడించడం కాదని ఈవ్యాసం తెలిపింది. బ్రిటిష్ అధికారులకు జపానువారికన్నా, అమెరికా, చైనావారంటేనే ఎక్కువ భయమనిపించింది.

"బ్రిటిష్ ప్రభుత్వపు విదేశాంగ విధానమూ, యుద్ధవిధానమూ ఎలాంటివో దూరప్రాచ్యంలో అనుభవంమీద తెలుసుకున్నామని ఫ్రెడ్ ఎల్‌రిడ్జ్ తన పుస్తకంలో రాశాడు. తనకూ, ఇతర అమెరికా ఉద్యోగులకు పూర్తిగా ఆశాభంగం కలిగిందన్నాడు" అని జాస్లవ్‌స్కీ రాశాడు. అతనింకా ఇలా రాశాడు:

"బర్మారంగంలో చైనా సైనికులూ, అమెరికా ఇంజనీర్లూ ఉండడం తమ కేమాత్రం ఇష్టంలేదన్న సంగతి బ్రిటిష్ అధికారులు సుస్పష్టం చేశారు. వీరికి అవకాశం ఇవ్వకుండా ఉండడంకోసం తమ యుద్ధ సన్నాహాలను, జపానువారిని ఇండియాలోకి రాకుండా ఆపడంతోనే సరిపుచ్చారు.

"ముందుకు సాగి జపానువారిపై ఎదురుదెబ్బ తీయడంకోసం అమెరికా సేనాధిపతి స్టిల్‌వెల్ చేసిన ప్రయత్నాలన్నిటినీ బ్రిటిష్‌వారు అరికట్టారు. స్టిల్‌వెల్ బ్రిటిష్ సైనికాధికింద పని చేయవలసి వచ్చింది. బ్రిటిష్‌సైనికాధి సరాసరి చర్చిల్‌కింద ఉండేది.

"అన్ని ప్లానులనూ ఆలస్యంచేసి, ఏమీ చేయకుండా కూర్చోవడమే చర్చిల్ పంథా అని ఆరోజులలో స్పష్టమయింది. ఒక్క దూరప్రాచ్య రంగంలోనేకాక, ఇతర రంగాల్లోకూడా అతని పంథా అదేనని అమెరికా అధికారులు గుర్తించారు.

"యూరప్ రంగంలో రెండవ రంగానికి చర్చిల్ ఎలా ఆటంకాలు కలిగించాడో వివరిస్తూ ఇంగర్సాల్ ఒక పుస్తకము వ్రాశాడు.

చైనావారిపట్ల ఉన్న అనుమానం కొద్దీ బ్రిటిషువారు బర్మా రోడ్డుని వేర్మాణాన్ని సాగనివ్వలేదు కాదు. అందుకు మరో కారణం కూడా ఉంది. బర్మారోడ్డునువిర్మిస్తే, ఇండియా బర్మాల మధ్య రవాణాలు సాగిస్తున్న ఇంగ్లీషు నౌకాకంపెనీలకు నష్టం వస్తుందనికూడా బ్రిటిష్ అధికారులనుకున్నారు.

"ఇలాంటి ఆలోచన లేమీ లేకుండా, సాధ్యమైనంత త్వరగా జపాన్నుఓడించడమే ముఖ్యకర్తవ్యంగా పెట్టుకున్న జనరల్ స్టిల్‌వెల్ అంటే బ్రిటిష్‌వారికి పెద్ద బెదురు. ఢిల్లీలో కూర్చున్న అధికారులు అతని నిరాడంబర జీవితాన్ని చూచి వెక్కిరించేవారు. చుంకింగులోని కొమింటాంగు అధికారవర్గాలు అతన్ని విపరీతంగా ద్వేషించేవారు. అమెరికా నుండి అరువు - కవులు ఏర్పాటుకింద వచ్చిన ఆయుధసప్లయిని కొమింటాంగు అధికారులు జపానువారిపై యుద్ధానికి ఉపయోగించకుండా, కమ్యూనిస్టులపై అంతర్యుద్ధానికి నిలవ చేశారు" అని జాస్లవ్‌స్కీ రాశాడు.

ఫ్రెడ్ ఎల్‌రిడ్జ్ పుస్తకాన్ని రష్యన్ భాషలోకి కూడా అనువదిస్తున్నారని ఇతను తెలిపారు.

హరిజన బిల్లు

మద్రాసు, ఫిబ్రవరి 10

నేడు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలు (పై శాసనసభ) కొద్దిసేపు సమావేశం అయినది. ఆ సమావేశంలో కూర్మయ్యగారు ప్రవేశపెట్టిన 'హరిజనబిల్లు' ను సెలక్టు కమిటీకి పెడుతూ తీర్మానించారు.

ఇతర వర్ణములవారికి వలెనే హరిజనులు కూడా భోజనశాలలు, కాఫీహోటళ్ళు, శ్మశానాలు ఉపయోగించుకోగల హక్కు ఆ బిల్లు కలిగిస్తూంది.

సెలక్టు కమిటీ బిల్లుపై రేపే రిపోర్టును ఇస్తుంది.

గ్రీకు గెరిల్లాల ఉరిని ఆపుటకు అమెరికా వ్యతిరేకత

భద్రతా సంఘంలో చర్చ

న్యూయార్కు, ఫిబ్రవరి 10

గ్రీసులో గెరిల్లాపోరాటాన్ని గురించి మిత్రరాజ్య విచారణసంఘమొకటి పరిశీలన సాగిస్తూంది.

గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వం కొంతమంది గెరిల్లా ఖైదీలకు మరణశిక్ష విధించింది. ఈ మరణశిక్షను వాయిదా వేయవలసిందని భద్రతాసంఘాన్ని కోరుతూ యీ విచారణ సంఘం ఒక జాబు పంపింది.

దీనిని గురించి భద్రతాసంఘంలో ఈవేళ చర్చ జరిగింది. గ్రీకు ప్రభుత్వం విధించిన మరణశిక్షలను వాయిదా వేయించమని కోరడానికి విచారణసంఘానికి అధికారం లేదంటూ, సామాన్య మానవత్వాన్నికూడా మరిచిపోయి అమెరికాప్రతినిధి వాదించాడు. ఈవాదనను ఒక తీర్మానరూపంలో పెట్టాడు. ఈ పైశాచిక వాదనను బ్రిటిష్ ప్రతినిధి సర్ అలెగ్జాండర్ కాడోగన్ బలపరిచాడు.

సోవియటు ప్రతినిధి గ్రోమికో ఈవాదనను తీవ్రంగా ఖండించాడు. "ఈ కోరికను కోరడానికివిచారణసంఘానికిఅధికారం ఉంది. మరణశిక్షను వాయిదా వేయించవలసిందని విచారణ సంఘానికి లెక్కలేనన్ని విజ్ఞప్తులు వచ్చాయి.

"ఒక ప్రక్క సంఘం యొక్క విచారణ సాగుతూండగానే, మరోప్రక్క స్వాతంత్ర్యంకోసం, ప్రజాతంత్రం కోసం కృషిచేస్తున్నవారి తలలు తెగి నేలమీద దొర్లుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో విచారణ సంఘం ఎలా పనిచేయగలదు? ఈ మరణశిక్షలను వాయిదా వేయవలసిందని కోరకుండా ఎలా ఉండగలదు?

"ఈ మరణశిక్ష విషయాన్ని ప్రత్యేకంగా ఆలోచించకూడదు. గ్రీసులోని అంతరంగిక పరిస్థితు లన్నిటితో దీనిని జతచేసి ఆలోచించాలి." అని గ్రోమికోఅన్నారు.

పోలెండు ప్రతినిధి గ్రోమికోను బలపరిచాడు.

వోటింగులో సోవియటు, పోలెండు ప్రతినిధులు మాత్రమే అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా వోటుచేశారు. మిగిలిన తొమ్మిదిమందీ అనుకూలంగా వోటుచేశారు.

భద్రతా సంఘ నిర్ణయం తేలేవరకయినా ఆగకుండా గ్రీకు ప్రభుత్వ అధికారుల గెరిల్లా ఖైదీల్లో కొంతమందిని కాల్చి చంపారని విన్నటి వార్త.

సమ్మెలను చట్టవిరుద్ధం చేయరాదు

కార్మికుల యోగక్షేమాలు పాటించాలి

కార్మిక తగాదా బిల్లుపై ఢిల్లీ అసెంబ్లీ చర్చ

ఢిల్లీ, ఫిబ్రవరి 10

కేంద్ర శాసనసభలో, విదేశ మారకాన్ని కంట్రోలుచేస్తూ అర్థికసభ్యుడు తెచ్చినబిల్లు ఆమోదింపబడింది. తర్వాత కార్మిక-తగాదా బిల్లుపై చర్చప్రారంభమయింది. దానిని వ్యతిరేకిస్తూ యన్. యం. జోషీ ఇలా ఉపన్యసించాడు.

"ఈబిల్లుద్వారా పరిష్కారాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. పరిష్కారమెప్పుడూ స్వచ్ఛందంగా ఉండాలని కార్మికులు కోరుతున్నారు. ఈబలవంతపు పరిష్కారాన్ని గూర్చి సెలెక్టు కమిటీలోను, అసెంబ్లీలోను ప్రభుత్వ సభ్యులు చెప్పినవాదనంతా విన్నాను కాని ఈపద్ధతి కార్మికులకు ఉపకారం చేస్తుందని కాని, కార్మికులకు యజమానులకు మధ్య సద్భావాన్ని కలిగిస్తుందని కాని నేనుభావించడం లేదు.

సమ్మెలను చట్ట విరుద్ధం చేస్తున్నారు

"ఈ బిల్లు ద్వారా, ప్రజోపయోగ శాఖలలో పరిష్కారానికి సంప్రతింపులు సాగేపుడు, పరిష్కారం అమలులో ఉండేప్పుడు సమ్మె చేయడం అక్రమమవుతున్నది. సమ్మెలు నాకు ఆదర్శం కాదు. కాని సమ్మె ఒక్కటే కార్మికుల చేతిలో ఉన్న ఆయుధం. దానినొక్కదానినే ప్రభుత్వంగాని, యజమానులుగాని గమనిస్తారు. ఇప్పుడున్న అధ్వాన్న పరిస్థితులలో ఈ ఆయుధాన్నికూడ కార్మికులకు లేకుండా చెయ్యడమంటే వారికి ఘోరమైన అన్యాయం చేసినట్లవుతుంది.

సంప్రతింపులకు కాల వ్యవధిలేదు

"అదికాక, పరిష్కారానికయ్యే సంప్రతింపులు నాలుగునెలలదాకా జరగవచ్చునని ఈ బిల్లులో ఉన్నది.

ఇక ట్రిబ్యూనల్ వ్యవహారాలకూ కాలవ్యవధిలేదు. ఇంత దీర్ఘకాలంవరకు కార్మికులకున్న ఇబ్బందులనుతొలగించకుండా కాలహరణం చేస్తున్నట్లు కార్మికులు భావిస్తారు. అందువల్ల ఈ పరిష్కారాలమీద, మధ్యవర్తిత్వాలమీద కార్మికులకు పూర్తిగా విశ్వాసం పోతుంది. ఇందుతో సమ్మెలు ఇప్పటికన్నా ఎక్కువే అవుతాయిగాని, ఏమాత్రం తగ్గవు.

"అదీగాక జరిమానులు విధించేవిషయంలో యజమానులను కార్మికులను సమాన స్థాయిలో చూస్తున్నారు. ఇదిసరికాదు. జరిమానా విధించడంవల్ల కలిగే ఫలితం ధనికులకూ, కార్మికులకూ ఒకటిగా ఉండదు. సమ్మెలను, లాకౌట్లను (యజమానులుమిల్లులను మూసివేయడం) ఒకేవిధంగా చట్టవ్యతిరేకమంటున్నారు, ఇది న్యాయంకాదు. కార్మికులు తమకున్న అధ్వాన్నస్థితిని పోగొట్టుకోవాలనుకుంటే వారికున్న ఏకైకసాధనం సమ్మె మాత్రమే. యజమాని తనపరిస్థితిబాగాలేదనుకుంటేఅతనికినానావిధాలైన అవకాశాలున్నవి. అతను లాకౌట్ చేయకుండానే కార్మికుల జీతాలు తగ్గించవచ్చును. పని గంటలను హెచ్చుచేయవచ్చును. నిష్పక్షపాతంగా కార్మికులను, యజమానులను చూడడం ప్రభుత్వ ఉద్దేశమయితే లాకౌటునుమాత్రమే కాక, కార్మికుల స్థితిగతులను ఏమాత్రం తక్కువచేసినా అది చట్టవిరుద్ధమని నిర్ణయించాలి."

గాడ్గిల్ ప్రభుత్వ ప్రతిపాదనను బలపరుస్తూ ఇలా అన్నాడు: "ఈ బిల్లు సమ్మెలను నిషేధించకుండా కొన్ని నియమాలను మాత్రమే చేస్తున్నది. ఇప్పుడున్నది ధనిక పద్ధతి అనేది గమనించి ఉన్నంతలో కార్మికులకు న్యాయం కల్గించాలి." తర్వాత కార్మికులలో నూటికి 40 మందే సంఘటితులై ఉన్నారనీ, న్యాయమైన ట్రేడుయూనియనిజం అభివృద్ధిపరచాలన్నాడు.

జియాయుద్దీన్ (లీగు) ఇలా ఉపన్యసించాడు:

"ఈ బిల్లులోని అధికారాలను సరిగా వినియోగించకపోతే కార్మికులకు నష్టకరమవుతుంది. ప్రతి పరిశ్రమలోను కార్మికులను భాగస్వాములుగాచేసి లాభాలలోకూడ వారికి భాగం ఉండేలా చేయాలి. ధనికులకు తమకు బాగా లాభాలు రావాలనేది తప్ప మరొక ధ్యాస లేదు. కార్మికులను తృప్తిపరచకుండా పోయినట్టయితే ఒకదానివెనుక ఒక తగాదా వస్తూనే ఉంటుంది.

"ఈ బిల్లుమూలంగా కార్మికసమస్య పరిష్కారం కావడంలేదు. ఇలా అసమగ్రమైన శాసనాలు చేయడం మూలంగా కార్మికశాఖ సభ్యుడు కార్మికులకు న్యాయం కలిగించడం లేదు."

ఈ బిల్లుపై చర్చ ఇంకా ముగియలేదు, మరికొన్ని ప్రభుత్వబిల్లులు ఆమోదింపబడినవి. సభ రేపటికి వాయిదా పడింది.

శాంతి ఒడంబడికలపై తుది సంతకాలు

పారిస్, ఫిబ్రవరి 10

మాజీ శత్రుదేశాలయిన ఇటలీ, రుమేనియా, బల్గేరియా, హంగరీ, ఫిన్లండు దేశాలతో శాంతి ఒడంబడికలపై తుది సంతకాలు ఈవేళ జరిగాయి. అగ్రరాజ్యాల విదేశాంగమంత్రులు ఈ ఒడంబడికలపై ఇదివరకే సంతకాలుపెట్టారు. ఈవేళ అగ్రరాజ్యాలప్రతినిధులూ, శాంతి సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రతినిధులూ, ఆయా ఒడంబడికలకు సంబంధించిన మాజీ శత్రుదేశపు ప్రతినిధి సంతకాలు పెట్టారు. ఇదంతా ఫ్రెంచి విదేశాంగ కార్యాలయంలో జరిగింది.

ఫ్రెంచి విదేశాంగమంత్రి బిడాల్ట్ అధ్వర్యాన ఈ సంతకాల కార్యక్రమం జరిగింది. "1946 ఫిబ్రవరి 10వ తేదీ చరిత్రాత్మకమైనది" అని అతనన్నాడు.

ఇటలీతో ఒడంబడికపై యుగోస్లేవియా ప్రతినిధి సంతకం పెట్టడని అంతా అనుకున్నారు. కాని యుగోస్లేవియా విదేశాంగమంత్రి వచ్చి ఆ ఒడంబడిక పత్రంమీద సంతకంపెట్టాడు.

"ఈ సంతకం పెట్టినంతమాత్రం చేత యుగోస్లావియా, న్యాయంగా తనకు చెందవలసిన ప్రదేశాలపై హక్కును వదులుకోవడంలేదు" అని అతనన్నాడు.

ప్రజాతంత్ర పద్ధతికాదు

చీఫ్‌కమిషనర్ రాష్ట్రాల సలహా సంఘాలపై ఢిల్లీ కమ్యూనిస్టు పార్టీ ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10

భారత కమ్యూనిస్టుపార్టీ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఇలా ప్రకటించింది:

"ఢిల్లీ అజ్మీర్ మార్వార్ రాష్ట్రంలో పెట్ట దలచుకున్న సలహా సంఘాలు ప్రజలకు ఆశాభంగం కలిగిస్తున్నవి.

"ప్రతినిధులను కొందరిని ఎన్నుకోవాలన్నారు కాని, అందుతోపాటు ప్రజాతంత్ర పద్ధతికి విరుద్ధంగా ముగ్గురు సభ్యులను నామినేట్ చేయాలన్నారు. పోనీ ఆ ఎన్నుకొనబడే సభ్యులుకూడ పూర్తిగా ప్రజా ప్రతినిధులుగా ఉండ వీలులేదు. ఎందుకంటే వీరిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకొనరు. ఎక్కువభాగం నామినేట్ చేయబడిన సభ్యులతో నిండిన స్థానికసంస్థలే పరోక్షంగా వీరిని ఎన్నుకుంటాయి.

"ఈ కౌన్సిల్ అధికారాలుకూడ పరిమితమైనవి. చీఫ్ కమీషనరే పాలనకంతా నిజమైన అధిపత్యం వహిస్తాడు. కౌన్సిల్ చేసిన నిర్ణయాలను వేసినైనా అతను నిరాకరించేందుకు వీలున్నది.

"ఈ సలహాసంఘాల అధికారాలను పెంచవలసిందని వాని నియమావళిలో తగిన మార్పులు చేయవలసిందని రాష్ట్రీయ ప్రభుత్వాన్ని కమ్యూనిస్టుపార్టీకోరుతున్నది."

అసెంబ్లీ చర్చలు

(1 వ పేజీ తరువాయి)

విస్తుతమహిస్తుంది. ఇతరపార్టీలవారికి ఓపిక్కూడదట్టు, మానవత్వము కమ్యూనిస్టులకు కూడావుంది. వారుప్రజాక్షేమం కోసమే పనిచేస్తున్నారు."

(వివరాలు రేపు పత్రికలో ఇస్తాము)

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE